www.prajasakti.com
ప్రజాశక్తి
ఆదివారం 7 జులై 2024
5
కాకినాడ



ముగ్గురు సచివాలయ కార్యదర్శులకు నోటీసులు

ప్రజాశక్తి - కాకినాడ

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు సచివాలయ కార్యదర్శులపై చర్యలకు నగర కమిషనర్ జె.వెంకటరావు ఆదేశించారు. శనివారం ఆయన పర్లోపేట పాములు తాము సమీపంలోని 10-బి సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సచివాలయ ఉద్యోగుల హాజరు, పనితీరు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. డ్రెస్‌కోడ్ ఉల్లంఘన, విధులకు గైర్హాజరైన ఇద్దరు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో వెనుకబడ్డ అడ్మిన్‌కు మెమో ఇవ్వాలని నిర్ణయించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ వెంకటరావు హెచ్చరించారు.

'ద్వారంపూడి' చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

- బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్
- ఇప్పటికే వేల టన్నుల పిడిఎస్ బియ్యం సీజ్
- మాజీ ఎంఎల్ఎ చంద్రశేఖర్‌రెడ్డిపై కేసు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

కాకినాడ సిటీ వైసిపి మాజీ ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారంలోకొచ్చిన కొద్ది రోజుల్లోనే చంద్రశేఖర్‌రెడ్డి వ్యాపార, వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి పలు సందర్భాల్లో పవన్‌కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసేవారు. ఈ తరుణంలోనే కొత్త ప్రభుత్వం ద్వారంపూడిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. రెండు రోజుల జిల్లా పర్యటనలో రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణాపైనే దృష్టి పెట్టారు. అధికారులతో సుదీర్ఘంగా సమీక్షలు జరిపారు. స్వయంగా తనిఖీలు నిర్వహించిన ఆయన నిల్వ గొడౌన్లలో అనధికారికంగా నిల్వ ఉంచిన 13 వేలకు మెట్రిక్ టన్నులకు పైగా పిడిఎస్ బియ్యాన్ని సీజ్ చేయించారు. కాకినాడ పోర్ట్ కేంద్రంగా సాగిన రీసైక్లింగ్ బియ్యం ఎగుమతులపై సిఐడితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు.

ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్‌లో వైసిపి నేత బళ్ల సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి తన అనుచరులతో వెళ్లి అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ద్వారంపూడిని పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో ద్వారంపూడి, మరో 24 మంది వైసిపి నేతలపై నగరపాలక సంస్థ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రౌడీ ద్వారంపూడి అంటూ టిడిపి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. కావాలనే ప్రభుత్వం తనపై కక్ష సాధింపులకు దిగుతుందని ద్వారంపూడి అంటున్నారు. ద్వారంపూడి సోదరుడు నిర్వహిస్తున్న వీరభద్ర ఎక్స్ పోర్ట్ రొయ్యల పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు రెండు రోజులు క్రితం తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 2న కాకినాడ కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. కాకినాడ రూరల్ గురజానపల్లి, ప్రత్తిపాడు మండలం లంపకలోవలో ఉన్న వీరభద్ర ఆక్వా పరిశ్రమల నుంచి కాలుష్యంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన అన్నారు. 24 గంటల్లో తనిఖీలు చేపట్టి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఇలా ద్వారంపూడి, కుటుంబ సభ్యుల వ్యాపార కార్యకలాపాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.



ఇటీవల కాకినాడలో కట్టడాల కూల్చివేత వద్ద ద్వారంపూడిని అడ్డుకుంటున్న పోలీసులు



కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్ షాన్ మోహన్

ర్యాబిస్ వ్యాధిపై అవగాహన అవసరం

ప్రజాశక్తి - కాకినాడ

రేబీస్ వ్యాధికి చికిత్స లేనందున, రేబీస్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన అవసరమని కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కాకినాడ వెటర్నరి పోలిక్లినిక్ ఆవరణలో నిర్వహించిన ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి రేబీస్ వ్యాధి అని అన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేనందున నివారణ ఒక్కటే మార్గమన్నారు. రేబీస్ వ్యాధి పట్ల పెంపుడు కుక్కల యజమానులకు విస్తృత అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. పెంపుడు కుక్కల యజమానులు అందరు తప్పనిసరిగా తమ కుక్కలకు రేబీస్ వ్యాధి నిరోధక టీకాను క్రమం తప్పకుండా వేయించాలన్నారు. ఈ సందర్భంగా రేబీస్ వ్యాధిపై అవగాహన కల్పించే నిమిత్తం రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్.సూర్య ప్రకాశరావు మాటాడుతూ కాకినాడ జిల్లాలో మొత్తం 32 వేల రేబీస్ వ్యాధి నిరోధర టీకాలు పంపిణి చేయడం జరిగింద న్నారు. జిల్లాలో అన్ని ఏరియా వెటర్నరి ఆసుపత్రు లు, అన్ని వెటర్నరి డిస్పెన్సరీలలో వ్యాక్సిన్ అందుబా టులో ఉందని, కుక్కల యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాకినాడ వెటర్నరి పోలిక్లినిక్ ఉపసంచాలకులు డాక్టర్ కె.కృష్ణమూర్తి మాట్లా డుతూ ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా 800 పెంపుడు కుక్కలకు ఎఆర్‌వి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరి పోలిక్లీనిక్ సహాయ సంచాలకులు, డాక్టర్ ఎ. వెంకట్రామయ్య, వెటర్నరి అసిస్టెంట్ సర్జన్‌లు కె.రాజేష్‌బాబు, డాక్టర్ జి.రవిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వేమవరం తాగునీటి ప్రాజెక్టు ప్రక్షాళన

ప్రజాశక్తి - తాళ్లరేవు

మండలంలోని జి.వేమవరం తాగునీటి ప్రాజెక్టును ప్రక్షాళన చేయనున్నట్లు ఎంఎల్ఎ దాట్ల సుబ్బరాజు అన్నారు. ప్రాజెక్టులో పూడికను తొలగించకపోవడంతో తాగునీరు దుర్వాసన వస్తుందనే ఫిర్యాదుపై ఆయన శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జి.వేమవరం తాగునీటి ప్రాజెక్టు ద్వారా జి.వేమవరం, పటవల, చొల్లంగి, చొల్లంగిపేట పంచాయతీల తోపాటు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని గొర్రిపూడి గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుం దని అన్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టును పట్టిం చుకోకపోవడం వల్ల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఒఎన్‌జిసి, రిలయన్స్ సిఎస్ఆర్ నిధులతో ప్రాజెక్టులోని సిల్ట్ తొలగించడమే కాకుండా ప్రాజెక్టు చుట్టూ ఫెన్సింగ్, పాడైన టైల్స్ ప్లాట్‌ఫాంను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు రూ.15 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ డిఇ కె.శ్రీదేవి వివరించారు. అనంతరం వేమవరం పంచాయతీ నిధులు రూ.5 లక్షలతో సిసి డ్రెయిన్ నిర్మాణానికి ఎంఎల్ఎ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాయుడు సునీత, స్థానిక సర్పంచ్ పి.సూరిబాబు, ఎం.గంగసూర్యనారాయణ, టి.లక్ష్మణరావు, ఎఇ మారుతీరావు పాల్గొన్నారు.



ప్రాజెక్టులో మట్టిని తీసుకుని వాసన చూస్తున్న ఎంఎల్ఎ

జూలై 8 నుంచి ఉచిత ఇసుక

ప్రజాశక్తి - కాకినాడ

ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రారంభించాలని కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం స్టాక్ పాయింట్ వద్ద ఇసుక రూ.655గా నిర్ణయించడం జరిగిందన్నారు. స్టాక్ పాయింట్ వద్ద నుంచి వినియోగదారులు రవాణా ఛార్జీలు భరించి ఇసుకను తీసుకెళ్లాలని తెలిపారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక రవాణా కావాలని స్పష్టం చేశారు. ఇసుక సరఫరాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టాక్ పాయింట్ వద్ద రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక సరఫరాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారానే వినియోగదారుడు చెల్లింపులు చేయాలని, ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలను బట్టి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఇసుక రీచులతోపాటు కొత్త ఇసుక రీచులను గుర్తించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇసుక రవాణాకు అవసరమైన ఇంటర్నల్, కన్స్యూమర్ పర్మిట్‌ల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. తొలుతగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇసుక విధానంపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు, ఎస్‌పి ఎస్.సతీష్‌కుమార్, జిల్లా గనుల శాఖ డిడి నరసింహారెడ్డి, ఎస్ఇబి అడిషనల్ ఎస్‌పి శ్రీలక్ష్మి, పెద్దాపురం ఆర్‌డిఒ జె..సీతారామారావు, ఆర్‌టిఒ మురళీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.



జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్

ఆలయానికి రూ.2.66 లక్షల ఆదాయం

ప్రజాశక్తి - పెద్దాపురం


మండలానికి చెందిన తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం ఒకరోజు రూ.2.66 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. వివిధ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,78,140, అన్నదాన విరాళాల ద్వారా రూ.52,616, కేశఖండన ద్వారా రూ.5,720, తులా భారం ద్వారా రూ 200, ప్రసాదం ద్వారా రూ.19,620, ఇతర కానుకల ద్వారా రూ.10 వేలు ఆదాయం వచ్చిందన్నారు. యాత్రికులకు ఉదయం పులిహార ప్రసాదం, మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమా చార్యులు, నారాయణాచార్యులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, గ్రామస్తులు యాత్రికులకు సహాయ సహకారాలు అందించారు.

చేపల వేటపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ప్రజాశక్తి - సామర్లకోట

ఉండూరు రోడ్‌లోని ఎన్ఎఫ్‌సిఎల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో చేపల వేట వల్ల తాగునీరు కలుషితం అవుతుందని, కావున చేపల వేటను నిలుపుదల చేయించాలని కలెక్టర్‌ను వైసిపి కౌన్సిలర్లు కోరారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ చెరువులో నీటినే సామర్లకోట పట్టణ ప్రజల తాగునీటికి ఉపయోగిస్తున్నారని అన్నారు. చేపల వేట ఆపాలని కోరారు. కలెక్టర్‌ను కలసిన వారిలో కౌన్సిలర్లు నేతల హరిబాబు, పాగా సురేష్‌కుమార్, వైసిపి నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి, వార సుధాకర్ ఉన్నారు.

కార్టూ'నిజం'



10న కోర్కెల దినోత్సవాన్ని జయప్రదం చేయండి

ప్రజాశక్తి - కాకినాడ, పెద్దాపురం

ఈ నెల 10న దేశవ్యాప్తంగా జరిగే కోర్కెల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కచేరి పేటలోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు వర్కింగ్ కమిటీ సమావేశం శేషబాబ్జి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు గడుస్తున్నా కార్మికవర్గం పెట్టిన ఏ ఒక్క డిమాండుని పరిష్కరించలేదన్నారు. ఏ పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, కార్మికులకు వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లు రద్దుచేయాలని, ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల మెడకు ఉరితాడుగా జులై 1 నుంచి అమలులోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను రద్దుచేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అధిక ధరలు తగ్గించాలని, ఓల్డ్ పెంక్షన్ స్కీం అమలు చేయాలని, విశాఖ ఉక్కు ప్రయివేటికరణ ఆపాలని తదితర డిమాండ్లపై జులై 10 అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపట్టి పాలకులకు తమ నిరసనను వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిజిహెచ్‌లో పనిచేసే మెస్ కార్మికుల నుంచి 7 నెలల పిఎఫ్‌ను కట్టించుకుని డిపార్ట్‌మెంట్‌కు జమ చేయలేదని, అలాగే రాక్ సిరామిక్ కంపెనీలో అన్యాయంగా 24 మంది కార్మికులను తొలగించారని, తక్షణమే ఆయా అంశాలపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరార. ఈ సమావేశంలో సిఐటియు అనుబంధ సంఘాల ప్రతినిధులు కె.సత్తిరాజు, మలకా రమణ, చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, రొంగల ఈశ్వరరావు, ఎరుబండి చంద్రావతి, పలివేల వీరబాబు, ధనలక్ష్మి, కామేశ్వరి, రాజేశ్వరి, జీవా, నందేశ్వరరావు, కెవివి.సత్యన్నారాయణ, నొక్కు లలిత తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురంలోని యాసలపు సూర్యారావు భవనంలో యూనియన్ అధ్యక్షులు దాడి బేబీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఎస్తేరురాణి పాల్గొని మాట్లాడారు. ఐసిడిఎస్‌కు బడ్జెట్ పెంచి ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలని, అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 42 రోజుల సమ్మె కాలంలో ప్రభుత్వం మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలకు జిఒలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి.మహా లక్ష్మి, టిఎల్.పద్మావతి, ఎస్ స్నేహలత, మంగాలక్ష్మి, ఎస్‌కె పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న శేషబాబ్జి

గ్రామాల విలీనంపై స్టే తొలగించాలి'

ప్రజాశక్తి - కాకినాడ

గత 13ఏళ్లుగా స్థానిక పాలనకు దూరమైన 8 అర్బన్ గ్రామాలను కాకినాడలో కలిపేందుకు అడ్డంకిగా ఉన్న హైకోర్టు స్టే రద్దుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. శనివారం పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వందరోజుల కార్యాచరణ చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, 42, 48 డివిజన్లకు చెందిన గంగనాపల్లి టీచర్స్ కాలనీల్లో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు, మాజీ ప్రజా ప్రతినిధులు ప్రముఖులతో సమావేశమై గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్టుకార్డు ఉద్యమం, గ్రామ సమస్యల వినతి పత్రాలు, అమరావతికి సైకిల్ యాత్ర, స్టేఆర్డర్‌పై ఇంప్లీడ్ పిటిషన్ చేపట్టాలని నిర్ణయించారు. 11న తూరంగి, 13న వలసపాకల పౌర సమావేశాలు నిర్వహించాలని నిర్ణయిం చారు. ఈ సమావేశంలో కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, పెద్దింశెట్టి రామకృ ష్ణారావు, మేడిశెట్టి వేంకటరమణ, జోగా అప్పారావు, ఎం.ప్ర సాద్ రాంబాబు, మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో సమీక్షిస్తున్న పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు

ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి

ప్రజాశక్తి - కాజులూరు, కరప

ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక తనిఖీ అధికారి, శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రి కల్చర్ త్రినాథస్వామి అన్నారు. శనివారం ఆయన కాజులూరు మండలంలోని గొల్లపాలెంలో ఎరు వులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు పురుగు మందుల అమ్మకాలపై వ్యవసాయ అధికారులు ప్రత్యేక దష్టి సారిస్తున్నట్లు చెప్పారు జిల్లాలోని వ్యవ సాయ అధికారులంతా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలపై ప్రత్యేక నిఘాను ఉంచాలన్నారు. ఎరువులు, పురుగు మందులు విక్రయాలకు సంబంధించి బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారి సతీష్‌కుమార్, పెదపూడి మండల వ్యవసాయ అధికారి మణిదీప్, మండల వ్యవసాయ అధికారి అశోక్, సచివాలయ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కరప మండలంలోని అరట్లకట్ట గ్రామంలో వెంకటేశ్వర ఏజెన్సీస్‌లో వ్యవసాయ శాఖ ప్రత్యేక తనిఖీ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, స్టాక్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి డీలర్లకు తగు సూచనలు చేశారు. డీలర్స్ అందరూ సీడ్స్ ఫర్టిలైజర్స్, పురుగుమందుల చట్టాలకు లోబడి నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో డిడిఎ కె.త్రినాధ్‌స్వామి, ఐఒపి డివివి.సతీష్‌కుమార్, మండల ఎఒ ఎవి.రాజేష్, పెదపూడి మండల వ్యవసాయ అధికారి టివిఆర్.మనిదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.



కాజులూరులో రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులు

కొండయ్య దొరకు ఘన నివాళి

ప్రజాశక్తి - గండేపల్లి

రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ మాజీ డైరెక్టర్, తెలుగు రైతు అధ్యక్షులు, కీర్తిశేషులు కందుల కొండయ్య దొరకు టిడిపి శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. మండలంలోని మురారి గ్రామంలోని టిడిపి కార్యాలయంలో కొండయ్య దొర 4వ వర్ధంతి కుటుంబ సభ్యులు కందుల చిట్టిబాబు, విజయ్, వినయ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళు లర్పించారు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద ఉన్న కొండయ్యదొర విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కొండయ్య దొర స్వగృహం వద్ద సుమారు 500 మంది మహిళలకు, వృద్ధులకు చీరలు, స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తుమ్మలపల్లి రమేష, కోర్పు లచ్చయ్య దొర, కందుల చిట్టిబాబు, పోతుల మోహన్‌రాజు, ఎస్‌విఎస్.అప్పలరాజు, అడబాల ఆంజనేయులు, మారిశెట్టి భద్రం పాల్గొన్నారు.



వృద్ధులకు చీరలు, స్వీట్లు పంపిణీ చేస్తున్న నవీన్

ఉపాధి పథకంపై సమీక్షా సమావేశం

ప్రజాశక్తి - కరప

గ్రామీణ ఉపాధి పని పథకంలో జరిగిన అవకతవకలపై సమీక్ష సమావేశం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బండారు మురళి గత ప్రభుత్వ పాలనలో చేపట్టిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై శనివారం మండలంలోని పెనుగుదురు పంచాయతీ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు ఫీల్డ్ ఆఫీసర్‌సను బెదిరించి హాజరు పట్టీలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారించి చర్యలు తీసుకుంటామని ఎపిఒ రమణకుమార్ తెలిపారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఇటువంటి సంఘటనలకు ఎదురైనప్పుడు అధికారులకు, నాయకులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు గంటా నానిబాబు, తుమ్మలపల్లి మాచర్రావు, తుమ్మల సత్యనారాయణ, దాసరి వీరబాబు, గుబ్బల భవాని, గోర్స వెంకట రమ్య తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యలో వనమహోత్సవ వారోత్సవాలు

ప్రజాశక్తి - గండేపల్లి

ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అనూరు గ్రామంలో గ్రామ పంచాయితి, అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ ప్రాముఖ్యత, కాలుష్య నివారణలో మొక్కల యొక్క పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ మాజీ సర్పంచ్ సంగిన అరవింద్‌కుమార్, కొమరనిది లక్ష్మణ్‌లు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విలాస్ అనిల్ చవాన్, ఎన్ఎస్ఎస్ పిఒ బికె.విద్యాసాగర్ పాల్గొన్నారు



అవగాహన ర్యాలీలో విద్యార్థులు

పెంపుడు జంతువుల పట్ల అప్రమత్తత అవసరం



కుక్కల యజమానులకు రాబీస్ టీకాలను అందిస్తున్న రామస్వామి

ప్రజాశక్తి - సామర్లకోట

ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు వంటి జంతువుల పట్ల అప్రమత్త అవసరమని జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఈదల ఈశ్వర్‌కుమార్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ చంద్రమౌళినాయక్ అన్నారు. శనివారం జాతీయ జూనోసిస్ డే సందర్భంగా ఏరియా పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు యాంటీ రాబీస్ టీకాలు వేసే శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో విశ్వాసంతో ఉండే కుక్కల పట్ల యజమానులు అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. పెంపుడు కుక్కలకు మూడు నెలల కొకసారి, ఆరు నెలలకు ఒకసారి టీకాలు విధిగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట శ్రీ భీమేశ్వర లయన్స్ క్లబ్ ప్రతినిధి సింగవరపు సత్యనారాయణ, ఎడిలు డాక్టర్ పివివి.వరప్రసాద్, ప్రసాద్, డాక్టర్ ప్రమీల, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ, లైన్స్ క్లబ్ జోన్ ఛైర్మన్ కె.విజయ్‌కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థి యుడైస్‌లో నమోదు కావాలి

ప్రజాశక్తి - సామర్లకోట

పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థి యుడైస్ వెబ్ సైట్‌లో నమోదు కావాలని ఎంఇఒ-2 పి.పుల్లయ్య సూచించారు. శనివారం స్థానిక బచ్చు ఫౌండేషన్ హైస్కూల్లో పట్టణ, రూరల్ మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన హెచ్‌ఎంలకు యుడైస్ కార్యక్రమంపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో నమోదైన విద్యార్థులు వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు కాని ఎడల ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు రావన్నారు. ఎంఇఒ-1 వై.శివరామకృష్ణయ్య మాట్లాడుతూ 4 ఏళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల వయస్సు గల వారిని తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించేలా దృష్టి సారించాలన్నారు. ఎంఆర్‌సి కంప్యూటర్ ఆపరేటర్ సుబ్రహ్మణ్యం అవగాహన కల్పించారు.

కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వండి

ప్రజాశక్తి - పెద్దాపురం

డివిజన్ పరిధిలో కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిచ్చేందుకు రెవెన్యూ అధికారులందరూ కృషి చేయాలని ఆర్‌డిఒ జె.సీతారామారావు అన్నారు. శనివారం సాయంత్రం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దాపురం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కౌలు గుర్తింపు కార్డులకు సంబంధించి కౌలు రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంచాలన్నారు. అర్హులైన కౌలు రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ శ్రీనివాస రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నేరాలు ఘోరాలు

సారా బట్టీపై దాడి ముగ్గురు వ్యక్తుల అరెస్టు

ప్రజాశక్తి - గోపాలపురం

మండలంలోని రాంపాలెం గ్రామ శివారులో సారా బట్టీలపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై కే.సతీష్ కుమార్ తెలిపారు. శనివారం ఎస్సై సతీష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు గోపాలపురం పోలీస్ స్టేషన్కు రాబడిన సమాచారం ప్రకారం గోపాలపురం మండలం, రాంపాలెం గ్రామ శివారు ఫారెస్ట్ ఏరియా కొండ మీద సారా బట్టి దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడులలో ఏ1 గా బొమ్మిన అయ్యప్ప బుచ్చియ్యపాలెం గ్రామం, ఏ2 గా పులిబోయిన శ్రీను బాబు, బుచ్చియ్యపాలెం గ్రామం,ఏ3 గా పంది గంగారావు రాంపాలెం గ్రామం అను వ్యక్తులు నాటు సారాను తయారు చేస్తుండగా పట్టుకొని వారి వద్ద నుండి 15 వేల రూపాయలు విలువ గల 50 లీటర్ల నాటు సారా వాటి విలువ స్వాదిన పర్చుకోని.3 వేలు లీటర్ల బెల్లపు ఊట 15 ప్లాస్టిక్ డ్రమ్స్, కట్టెల పొయ్యిలు -2, మట్టి కుండలు -10 లను ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కొరకు కొవ్వూరు కోర్టునకు తరలించినట్లు తెలిపారు.

దొంగను పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

ప్రజాశక్తి - ఆత్రేయపురం

అర్ధరాత్రి మోటర్ సైకిల్ను అపహరిస్తున్న దొంగను పట్టుకుని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. స్థానికుల వివరాలు ప్రకార.. మండలంలోని లొల్ల గ్రామానికి చెందిన ఉండమడతల సూర్యానారాయణ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి బీరువాలో ఉన్న బంగారం, వెండిని దొంగిలించి బయట ఉన్న మోటార్ సైకిల్ పట్టుకెళ్తుండగా అలికిడి అయ్యింది. దీంతో చుట్టుపక్క వాళ్లు దొంగను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. శనివారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చే యాత్రికులు వలే దొంగలు శుక్రవారం రాత్రి రెక్కి నిర్వహించి ఇళ్లల్లో చొర బడి బంగారం డబ్బులు ఎత్తుకుపోతున్నారు. దీంతో రాత్రులు గ్రామస్తుల కాపలా కాయడంతో దొంగ చిక్కాడు.

బాలికను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

ప్రజాశక్తి - రాజోలు

పొన్నమండ గ్రామంలో బాలికను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రాజోలు ఎస్ఐ జి.పృథ్వీ శనివారం తెలిపారు. పొన్నమండకు చెందిన మందపాటి అయ్యప్ప స్వామి అనే ఆటో డ్రైవర్ అదే గ్రామానికి చెందిన బాలికను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. మలికిపురంలో ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ బాలికను భయపెట్టి ఏడాది క్రితం ఎవరికి తెలియకుండా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. అయితే రెండు నెలల క్రితం బాలికకు తెలియకుండా పెద్దల సంక్షేమంలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో బాలిక ఇంటికి వచ్చి ఎవరూ లేని సమయంలో ఆమెను బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె కుటుంబ సభ్యులు రావడంతో సెల్ ఫోన్ వదిలి ఇంటిపై నుంచి దూకి పారిపోయాడు. అతని సెల్ఫోన్లో ఉన్న పెళ్లి ఫోటోలు చూసి మోసపోయానని భావించిన బాలిక ఆటో డ్రైవర్ అయ్యప్ప స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.

పిడిఎస్ బియ్యం పట్టివేత

ప్రజాశక్తి - ఉండ్రాజవరం

ఉండ్రాజవరం రైస్ మిల్లులో సుమారు 8 టన్నుల పిడిఎస్ బియ్యం సీజ్ చేసినట్టు పెరవలి, ఉండ్రాజవరం సిఎస్డిటి ఎస్ఎస్.సుధీర్ రెడ్డి తెలిపారు. అబ్దుల్ గఫార్ నడుపుతున్న శ్రీసబిహా ట్రేడర్స్ రైస్ మిల్లులో సుమారు రూ.3.7 లక్షల విలువ చేసే బియ్యం లభించినట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని భద్రత నిమిత్తం పెరవలి దేవి సత్య రైస్ మిల్లులో భద్రపరుస్తున్నట్టు తెలిపారు.

ఇసుక లారీల పట్టివేత

ప్రజాశక్తి - సీతానగరం

కాటవరం ఇసుక ర్యాంపు నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను, ఒక జెసిబిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు లారీలను సీతానగరం పోలీస్ స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లైంగిక వేధింపులను నిరోధించే దిశగా చర్యలు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్

లైంగిక వేధింపులను నిరోధించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శనివారం కలెక్టరేట్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, స్థానిక ఫిర్యాదుల కమిటీ నోడల్ అధికారులతో శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవాంఛనీయ చర్యలు లేదా లైంగిక లతో కూడిన ప్రవర్తన, ప్రతికూలమైన లేదా భయపెట్టే పని వాతావరణాన్ని సృష్టించడాన్ని మహిళలపై లైంగిక వేదింపుల చట్టం - 2013 స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుందన్నారు. పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించిందన్నారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు, సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుందన్నారు. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్ పర్సన్ గా సివిల్ సప్లయి డిఎం టి.రాధిక, ఎక్స్ ఆఫీషియో మెంబర్గా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ కె. విజయకుమారి, సభ్యులుగా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్. జ్యోతి, డిఎల్డిఒ పి.వీణాదేవి, ఏకలవ్య చిల్డ్రన్ హోమ్ ప్రతినిధి పి.శేషారత్నంను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 78 మహిళలపై లైంగిక వేధింపుల నిరోధించే కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 2013 మహిళా హక్కుల పరిరక్షణలో భాగంగా పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులు నిర్వహించడానికి ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్ హోంలు, పరిశ్రమలు, క్రీడా సంస్థలు, హాస్పిటల్స్, సహకార సంస్థలు, విద్యాసంస్థలు, కార్పొరేషన్లు, స్వయం ఉపాధిలు, బ్యాంకులు, మరే ఇతర పనిచేసే చోటనైనా పదిమంది కన్నా తక్కువగా ఉన్నాసరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారందరి పట్ల ఈ చట్టం వర్తిస్తుందన్నారు.

జోరుగా వ్యవసాయ పనులు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి

జిల్లావ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నదికి వరద నీరు చేరడంతో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతానికి నీరందించేందుకు అధికార యంత్రాంగం అడుగులు వేయటంతో మెట్ట ప్రాంతంలోనూ ఆశాజనకమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రైతులు పెట్టుబడి సాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఆ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా సాగు ప్రారంభం నాటికి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయటంతో రైతులకు కొంత ఊరట లభించేది. టిడిపి కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా రూ.20,000 నగదు సాయం అందజేస్తామన్న విషయం విధితమే. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ పథకంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరో వైపు ఈ క్రాప్పైనా ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలో ప్రతి ఏటా గోదావరి వరదల కారణంగా పంట నష్టం జరుగుతున్న విషయం విధితమే. ఈ పరిస్థితులలో ఈ క్రాప్, పంటనష్ట పరిహారంపైనా ప్రభుత్వం మీన మీషాలు లెక్కించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవటంతోపాటు రైతులకు అండగా నిలిచేందుకు చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంది.

డేంజర్ బెల్స్

డయేరియా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత నెలలో తునిలో డయేరియా కేసులు వెలుగులోకి వచ్చిన విషయం విధితమే. తాజాగా గోపాలపురం, సీతానగరంలలోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్టాప్ డయేరియా కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు వైద్య ఆరోగ్య శాఖతోపాటు నగరపాలికలు, పంచాయతీలు కలిసి రావాల్సి ఉంది. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటంతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది.

ఆనందమని'పింఛెన్'

పింఛన్ల పంపిణీలో అధికార యంత్రంగం చూపించిన చొరవ లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమైంది. ఎన్నికల హామీలలో భాగంగా పింఛన్ల పెంపును టిడిపి అధినేత ప్రకటించిన విషయం విధితమే. ఈ హామీలో భాగంగా ఈ నెల రూ.4,000 పింఛన్తోపాటు ఏప్రిల్ నుంచి రూ.1000 చొప్పున రూ.3000 కలిపి మొత్తం రూ.7,000 చొప్పున ప్రభుత్వం పింఛన్లను అందజేసింది. గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్లు అందజేసింది. అయితే ఈ సారి



వాలంటీర్ల సహకారం లేకుండా ఉద్యోగులు, ఉన్నతాధికారులు సైతం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి నిర్దేశిత కాలంలోనే పంపిణీ లక్ష్యాన్ని చేరుకున్నారు. రానున్న రోజులలో ఇదే విధానం కొనసాగిస్తారా..? లేక వలంటీర్ల సహకారం తీసుకుంటారా..? తెలియాల్సి ఉంది. ఎన్నికల ముందు వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన హామీ ఏ మేరకు అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం

విద్యార్థి సంఘాల పిలుపుతో స్కూళ్లు, కాలేజీలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. నీట్ పరీక్షా పత్రాలు లీకేజీపై కేంద్ర ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భగ్గుమన్న విషయం విధితమే. విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా జిల్లాలోని సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తు నిర్దేశించే కీలకమైన పరీక్షల నిర్వహణలోనూ కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న తీరుపై పలు విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా బాధ్యతా యుతంగా వ్యవహరించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

'కిమ్స్'లో 'రహదారి భద్రతపై అవగాహన

ప్రజాశక్తి - అమలాపురం

కిమ్స్ వైద్య కళాశాలలో శనివారం 'రోడ్ సేఫ్టీ'పై అవగాహనా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గౌరి శంకరరావు, అడిషనల్ ఎస్పి.ఖాదర్ బాషా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి జాగ్రత్తల అవసరాన్ని వివరించారు. రోడ్డుపై వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను, నియమాలను తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కళాశాల డీన్ డాక్టర్ ఆనంద్, అడ్వకేట్ మూర్తి మాట్లాడారు. ఈ అవగాహన కార్యక్రమ నిర్వాహకులను కిమ్స్ చైర్మన్ కెవివి.సత్యనారాయణ రాజు, ఎండి రవికిరణ్వర్మ అభినందించారు.

వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు రాజు ఆకస్మిక మృతి

ప్రజాశక్తి - తాళ్లరేవు

మండల వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మందనక్క తనుకు రాజు(60) శనివారం కాకినాడ జిజిహెచ్లో ఆకస్మికంగా మరణించారు. ఉపాధి కూలీగా పనిచేసే తనుకు రాజు సుమారు నెల రోజుల క్రితం ఉపాధి పనికి వెళ్లి పని ప్రారంభానికి ముందు వేచి ఉన్న సమయంలో కుక్క కరిచింది. దీంతో స్థానిక సిహెచ్సిలో కుక్క కాటుకు చికిత్స తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇటీవల మళ్ళీ అనారోగ్యానికి గురికావడంతో స్థానిక సిహెచ్సిలో పరీక్షించగా వైద్యులు రాబిస్ వ్యాధి సోకినట్లు భావించి శుక్రవారం కాకినాడ జిజిహెచ్కు తరలించారు. చికిత్స అందించే క్రమంలో పరిస్థితి విషమించి శనివారం తనుకు రాజు మృతి చెందాడు. స్థానిక సిహెచ్సిలో కుక్క కాటుకు సంబంధించి పూర్తి కోర్సు వాడినప్పటికీ రాబీస్ వ్యాధి ఏవిధంగా సోకిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తు న్నారు. అందరికీ సహాయకారిగా ఉండే తణుకు రాజు ఆకస్మిక మృతి పట్ల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు.



రాజు(ఫైల్)

బిఎస్పి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

ప్రజాశక్తి - అమలాపురం

బిఎస్పి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్మ్ స్ట్రాంగ్ జరిగిన హత్యాకాండను నిరసిస్తూ నిరసన ప్రదర్శన జరిగింది. శనివారం స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకులు బత్తుల లక్ష్మణరావు, జిల్లా ఇన్ఛార్జ కాశీ భవాని, జిల్లా అధ్యక్షులు కుసుమ వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు వాకపల్లి భీమారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బూసి జాన్ మోసే, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోలా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

రోజూ 10 నీటి నమూనాల పరిశీలన

ప్రజాశక్తి - కాకినాడ



వార్డు పర్యటనలో నీటిని పరీక్షిస్తున్న కమిషనర్

నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న నీటి నుంచి ప్రతీ రోజు 10 నమూనాలను పరిశీలించాలని అధికారులను నగర పాలక సంస్థ కమిషనర్ జె.వెంకటరావు ఆదేశించార. శనివారం ఆయన ఆనంద్ థియేటర్ సమీపంలోని ఫ్లై ఓవర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి ఆక్రమ ణలను తొలగించేం దుకు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో మంచినీటి సరఫరా లోపాలపై ప్రజ లను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాలలో ఏమైనా లోపాలు ఉన్నాయా ? అని ఆరా తీశారు. ప్రతిరోజు రెండు పూటలా నీరు సక్రమంగానే వస్తోందని, అయితే కొన్ని సార్లు నీరు రంగు మారడం సహా కొన్ని సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసు కొచ్చారు. దీంతో ఆయన విక్టోరియా వాటర్ వర్క్సను సందర్శించి పరిస్థితిని సమీక్షిం చారు. ఈ పర్య టనలో ఎంహెచ్ఒ డాక్టర్ పృథ్వీచరణ్, డిఇ బిహెచ్. సుబ్బారావు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, ఆయా సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.

అన్నదాన పథకానికి విరాళం

ప్రజాశక్తి - ఆత్రేయపురం

ర్యాలీ గ్రామంలో జగన్మోహిని కేశవ స్వామి, గోపాల స్వామివార్ల ఆలయానికి వచ్చే యాత్రికులకు అన్నదానం నిర్వహించేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి చెందిన జగన్నాధం, మాధవ కిరణ్ లు రూ.12,500 ఆలయ ఈవో కష్ణ చైతన్యకు అందజేశారు. వీరికి స్వామివారి దర్శనం చేయించి స్వామి వారి ఫొటో, చరిత్ర పుస్తకం, అందజేశారు.

మెరిట్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలి

ప్రజాశక్తి - ముమ్మిడివరం

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ పరీక్షల్లో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 31 లోగా వెబ్ సైట్ నందు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని డిఇఒ ఎం.కమల కుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 2023లో జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షల్లో స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. అలాగే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఇఒ తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ఈ నెల 15వ తేదీ లోపుగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మంజూరు

ప్రజాశక్తి- కపిలేశ్వరపురం

మండలంలోని కోరుమిల్లి గ్రామానికి ఆర్డిఎస్ఎస్ స్కీం ద్వారా 6 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు మంజూరయ్యాయి.కొద్ది కాలంగా గ్రామంలో లో వోల్టేజ్, ఓవర్ లోడ్ సమస్యలు ఉండడంతో ఆర్డి ఎస్ఎస్ స్కీమ్ ద్వారా గ్రామానికి నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు మంజూరయ్యాయని, వీటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు రామచంద్రపురం డిఇ వై.విజయ్ నంద్ తెలిపారు.

బెల్లంపూడిలో పూడికతీత పనులు

ప్రజాశక్తి - మామిడికుదురు

పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామంలో శనివారం శివాలయం కాలనీ, ఎస్సి కాలనీలో వర్షం నీరు, మురుగు నీరు నిలవ ఉండకుండా సర్పంచ్ బండి మహాలక్ష్మి చర్యలు తీసుకున్నారు. డ్రయిన్లలోనూ, కచ్చా డ్రయిన్లలోనూ పూడిక తీత పనులను ప్రత్యేకంగా పారిశుధ్య కార్మికులతో ముమ్మరంగా నాలుగు రోజులు పాటు చేపట్టి, పూడికలు తీయించి, సిల్ట్ను ఎత్తించి, శుభ్రం చేయించి, బ్లీచింగ్ చల్లించారు. శివాలయం కాలనీ లో కచ్చా డ్రయిన్ ఏర్పాటు చేయడానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు తొలగించమని ఎంపిడిఒ త్రిశూల పాణి, ఇఒపిఆర్డి డి.ఉమామహేశ్వరరావుకి సర్పంచ్ మహలక్ష్మి విన్నవించడంతో పోలీస్ శాఖతో దగ్గర ఉండి అధికారులు ఆక్రమణలు తొలగించి డ్రయిన్ను తవ్వించారు. స్థానిక నాయకులు, పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.

దస్తావేజులు పోయినవి

మా క్లయింట్లు శ్రీ కొవ్వూరి సూర్యభాస్కర రెడ్డి గారి తల్లి శ్రీమత కొవ్వూరు అచ్యుతాంబ గారి స్వార్జితం బాపతు ప్లాట్ నెంబర్ 4, ఎల్.పి. నెంబర్ 106/85 సంబంధించిన 397 చ॥గ॥లు తాలూకు దస్తావేజులు 6878/1987 ఒరిజినల్ దస్తావేజు 26-03-2022 తేదీన పలివెల సూర్యవెంకట గణేశ్వరరావు గారి పేరున 2027/2022 గా రిజిస్ట్రీ కాబడిన దస్తావేజుకు ఒరిజినల్ ఇవ్వనందున ఒరిజినల్ నుండి జిరాక్స్ తీయుటకు సర్పవరం జంక్షన్ ఏరియాలో 23-03-2022 నాడు దస్తావేజు పడిపోయినది. మరియు శ్రీమతి కొవ్వూరి సూర్యభాస్కర రెడ్డి గారి భార్య అయిన శ్రీమతి కొవ్వూరి ఇందిరా దేవి గారికి సంబంధించిన దస్తావేజు నెంబర్ 1185/1988 ఒరిజినల్ దస్తావేజు వాటితో మొత్తంగా 2 దస్తావేజులు పడిపోయినవి. ఎవరైనా ఎవరికైనను దొరికినయెడల ఈ క్రింది చిరునామాకు అందజేయవలసినదిగా కోరుచున్నాము. ఎవరైనను సదరు దస్తావేజులను దుర్వినియోగపర్చుటకు ప్రయత్నించినచో మాక్లయింట్స్ తీసుకొనబోవు సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యులు అగుదురు.

D.Venkateswara Rao, Advocate
5-170/H, APSP, Rayudupalem Junction
Opp: APSP Qts, Kakinada,
Cell: 94415 63827

సర్టిఫికెట్ పడిపోయినది

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ఎ.అగ్రహారం, KITS ఇంజనీరింగ్ కాలేజి నుండి బస్ స్టాండ్కు వెళ్ళుతున్నపుడు ద్వారంపూడి వెంకటరెడ్డి SSC H.T. No. 0234310, Inter H.T. No. 1105325082, ది.వి. 01-7-2024వ తేదీన మార్గ మధ్యలో పడిపోయినది. దొరికినవారు ఈక్రింది అడ్రస్కు అందజేయగలరు.

D.VENKATA REDDY
S/o. Ramakrishna Reddy
D.No. 10-42, R.K.Peta,
Drashmagari Street, Someswaram,
Rayavaram Mandal,
Dr. B.R.Ambedkar Konaseema District.
A.P., Pin: 533261, Cell: 9866029777

IN THE HONOURABLE COURT OF THE PRINCIPAL DISTRICT JUDGE AT SRIKAKULAM
A. S. No. 20/2022

Between:-
1. **Polubothu Saraswathi**
2. **Ganapathi Suneetha**
3. **Yenninti Sujatha**
4. **Bonu Suseela**
5. **Polubothu Padma**
6. **Polubothu Ramya**
7. **Polubothu Bangaru Raju**
8. **Ganapathi Rajeswari**

...Appellant / Defendants

And: **Rambothu Jayalakshmi @ Yasoda**
...Respondent/Plaintiff

To,
Rambothu Jayalakshmi @ Yasoda, W/o. Rajarao, Hindu aged about 50 years, Cultivation and Household duties, R/o. Door No.2-3, Rompavalasa village, Pathapatnam mandal, Srikakulam district.

NOTICE

Please take this notice that the above matter is posted to **19-07-2024** for your appearance. You are hereby directed to appear before the Hon'ble court **on 19/07/2024 at 10-30 A.M** either in person or through an Advocate without fail and file your objections if any, otherwise the matter will be decided in your absence.

// BY COURT ORDER //
D.T. MANI CHANDAN
ADVOCATE FOR APPELLANTS
SRIKAKULAM DISTRICT, CELL:8919146438.

లెక్చరర్ పోస్టులకు ముగ్గురు ఎంపిక

ప్రజాశక్తి - యానాం

పుదుచ్చేరి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మార్కుల ఆధారంగా యానాం నుంచి ముగ్గురు లెక్చరర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణ్ప్రవీణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఒబిసి కేటగిరి నుంచి ఫిజిక్స్ పోస్టుకు మట్టా లలిత, జనరల్ కేటగిరి నుంచి హిందీ సబ్జెక్టుకు హాజరాబాను మహ్మద్, ఒబిసి కేటగిరి నుంచి హిస్టరీ పోస్టుకు రాయుడు ప్రసన్నకుమారి ఎంపికయ్యారని తెలిపారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పి.ప్రియదర్శిని ఆదేశాలు జారీ చేశారన్నారు.

ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

ప్రజాశక్తి - గండేపల్లి

ఆదిత్య యూనివర్సిటీలో 5 రోజులు జరిగిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆదిత్య యూనివర్సిటీ డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి, ప్రో వైస్ ఛాన్సలర్-అకాడెమిక్స్ డాక్టర్ ఎస్.రమాశ్రీ, డీన్ స్కూల్ అఫ్ ఇంజనీరింగ్ డాక్టర్. డోలా సంజయ్, ఎఐఎంఎల్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎం.వెంకటేష్, పాల్గొన్నారు.

పత్రికా ప్రకటన (శ్రీ కోర్టు వారి ఉత్తర్వులతో) మహారాజశ్రీ రామచంద్రాపురం సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
I.A. 266/2023 in A.S. No. 4/2017

Between:
Kaluturi Prema Leela Rao (Died) & Others ...Appellants/ Petitioners
AND
Ealy Chamundeswari & Others ...Respondents

1st Respondent: Ealy Chamundeswari, W/o. late Rajendra Prasad, Hindu, aged 52 years, House wife, D.No. 27-1-51, Vadapalli Ashram, Draksharama Road, Ramachandrapuram, Ramachandrapuram Mandal, RCPURAM SCJC.

2nd Respondent: Ealy Soumya, D/o. late Rajendra Prasad, Hindu, aged 28 years, House wife, D.No. 27-1-51, Vadapalli Ashram, Draksharama Road, Ramachandrapuram, Ramachandrapuram Mandal, RCPURAM SCJC.

పై నెంబర్ గ్రంథంలో పై పిటీషనరు పరిహారం నిమిత్తం పై కోర్టులో మీపై పిటిషన్ను దాఖలు చేయగా, సదరు కోర్టు వారు అనేక పర్యాయములు నోటీసులు కోర్టు నుండి పంపగా మీరు తీసుకోకుండా కాలయాపన చేయుచున్నారు. అందుపై శ్రీ కోర్టు వారు పేపర్ ప్రకటన ద్వారా మీకు నోటీసులు అమలు జరుపుటకు ది.వి. 10-07-2024వ తేదీన వాయిదా వేసియున్నారు. కావున మీరు గాని, మీ తరుపున ప్లీడరు గాని శ్రీ కోర్టు వారి ఎదుట **ది.వి. 10-07-2024వ తేదీన ఉదయం 10.30 ని॥లకు** హాజరు అయ్యి మీ తరుపున ఆక్షేపణలు ఏమైనా ఉంటే దాఖలు చేయగలరు. లేనియెడల మీ తరుపున శ్రీ కోర్టు వారు పరోక్షమున ఉత్తర్వులు చేయగలరు.

K.GOVINDA RAJULU
Advocate, Kunduru
రామచంద్రాపురం K.Gangavaram Mandal
తేది:01-07-2024 Cell: 98664 70830

పత్రికా ప్రకటన (శ్రీ కోర్టు వారి ఉత్తర్వులతో) మహారాజశ్రీ రామచంద్రాపురం సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
A.S. No. 4/2017

Between:
Kaluturi Prema Leela Rao (Died) & Others ...Appellants
AND
Ealy Chamundeswari & Others ...Respondents

1st Respondent: Ealy Chamundeswari, W/o. late Rajendra Prasad, Hindu, aged 52 years, House wife, D.No. 27-1-51, Vadapalli Ashram, Draksharama Road, Ramachandrapuram, Ramachandrapuram Mandal, RCPURAM SCJC.

2nd Respondent: Ealy Soumya, D/o. late Rajendra Prasad, Hindu, aged 28 years, House wife, D.No. 27-1-51, Vadapalli Ashram, Draksharama Road, Ramachandrapuram, Ramachandrapuram Mandal, RCPURAM SCJC.

పై నెంబర్ గ్రంథంలో పై Appellants పరిహారం నిమిత్తం పై కోర్టులో మీపై అప్పీల్ను దాఖలు చేయగా, సదరు కోర్టు వారు అనేక పర్యాయములు అప్పీల్ సమన్లు కోర్టు నుండి పంపగా మీరు తీసుకోకుండా కాలయాపన చేయుచున్నారు. అందుపై శ్రీ కోర్టు వారు పేపర్ ప్రకటన ద్వారా మీకు అప్పీల్ సమన్లు అమలు జరుపుటకు ది.వి. 10-07-2024వ తేదీన వాయిదా వేసియున్నారు. కావున మీరు గాని, మీ తరుపున ప్లీడరు గాని శ్రీ కోర్టు వారి ఎదుట **ది.వి. 10-07-2024వ తేదీన ఉదయం 10.30 ని॥లకు** హాజరు అయ్యి మీ తరుపున ఆక్షేపణలు ఏమైనా ఉంటే దాఖలు చేయగలరు. లేనియెడల మీ తరుపున శ్రీ కోర్టు వారు పరోక్షమున ఉత్తర్వులు చేయగలరు.

K.GOVINDA RAJULU
Advocate, Kunduru
రామచంద్రాపురం K.Gangavaram Mandal
తేది:01-07-2024 Cell: 98664 70830

In the Court of the Civil Judge (Senior Division) Ramachandrapuram
I.A. No. 837/2024 in O.S. No. 138/2015

Between:
Kaja Jagat Anand ...Plaintiff
AND
1. Gathada Appalaraju (died)
2. Gathada Kiran Kumari, W/o. late Appalaraju, aged 45 years, Hindu, Housewife, D.No. 6-3-25/1, Dantuvari Street, Suryaraopeta, Kakinada, KKDJCJC.
3. Gathada Abhishikth Abhinandan, S/o. late Appalaraju, aged 26 years, Hindu, LIC Employee, D.No. 6-3-25/1, Dantuvari Street, Suryaraopeta, Kakinada, KKDJCJC.
4. Gathada Sumanth Suhasan, S/o. late Appalaraju, aged 24 years, Hindu, Student, D.No. 6-3-25/1, Dantuvari Street, Suryaraopeta, Kakinada, KKDJCJC.
5. Gathada Surya Pavithran, S/o. late Appalaraju, aged 21 years, Hindu, Student, D.No. 6-3-25/1, Dantuvari Street, Suryaraopeta, Kakinada, KKDJCJC.
6. Gathada Riya Bharathi, D/o. late Appalaraju, aged 19 years, Hindu, Student, D.No. 6-3-25/1, Dantuvari Street, Suryaraopeta, Kakinada, KKDJCJC.

...Respondents/ Defendants

నోటీసు

పై నెంబరు దావా గ్రంథములో మీలో Respondent 2 to 6 అను వారలు ఎన్నిసార్లు కోర్టు నోటీసులు పంపినప్పటికీ ప్రతిస్పందించని కారణమున, పై పిటీషన్లోని పై కోర్టు వారి ఉత్తర్వుల ననుసరించి మీకు ఈ పత్రికా ముఖముగా ఈ నోటీసు తెలియపర్చడమైనది. కావున మీరు **ది. 18-07-2024 ఉదయం 10.30 ని॥లకు** రామచంద్రాపురం సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో హాజరై మీ వాదనలను వినిపించుకోగలరు. లేనియెడల మీ పరోక్షములో కోర్టు వారు తగు ఉత్తరువులను జారీ చేసి కేసును ముందుకు నడిపించగలరని ఇందు మూలముగా మీకు తెలియపర్చడమైనది.

కాకుళవరపు రామచంద్రరావు
పి.వి.ఎస్.జానకి
రామచంద్రాపురం న్యాయవాదులు
03-07-2024 సెల్: 9440338801

Before the Consumer Disputes Redressal Commission-II, Rajamahendravaram
C.C. No. 50/2024

Between:
దాసరి బులి గనిరాజు, S/o. రాజారావు, డో.నెం. 13-9-12/2, యరమాటి వారి వీధి, మండపేట, డా॥ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా. ...Complainant
AND
1. M/s. Raki Avenues Pvt. Ltd., Rep. by మేనేజింగ్ డైరెక్టర్: రామయ్య వేణు, ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి.
2. రామయ్య వేణు, S/o. రామయ్య, మేనేజింగ్ డైరెక్టర్, M/s. Raki Avenues Pvt. Ltd., ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి. ...Opposite Partiers

పై నెంబర్ కేసులో 1 & 2 అపోజిట్ పార్టీస్ అయిన మీకు కమీషను ద్వారా నోటీసులు పంపిన మీరు వాటిని ఉద్దేశ్యపూర్వకముగా తిప్పివేసినారు. కావున **ది. 09-7-2024వ తేదీ ఉదయం 10.30 గం॥లకు** మీరు స్వయంగా గాని, మీ ప్లీడరు ద్వారా గాని పై కమీషను ఎదుట హాజరు అయ్యి పై కేసులో మీ ఆక్షేపణలు తెలియజేసుకోవలెను. లేని యెడల సదరు కేసును మీ పరోక్షముగా శ్రీ కమీషను వారు తీర్మానించెదరు.

(శ్రీ కమీషను వారి ఉత్తర్వుల ప్రకారం)
బొమ్మన సత్యనారాయణ
క్రరి రామచంద్రారెడ్డి
రాజమండ్రి **డి.సత్తిరాజు,** అడ్వకేట్స్
ది.07-7-2024 రాజమహేంద్రవరం

Before the Consumer Disputes Redressal Commission-II, Rajamahendravaram
C.C. No. 51/2024

Between:
యడ్లపల్లి సత్యనారాయణ, S/o. వరహాలు, డో.నెం. 2-322, గాయత్రి నగర్, వెంకి ప్యాకెజెస్, దుప్పలపూడి, అనపర్తి, తూ॥గో॥జిల్లా. ...Complainant
AND
1. M/s. Raki Avenues Pvt. Ltd., Rep. by మేనేజింగ్ డైరెక్టర్: రామయ్య వేణు, ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి.
2. రామయ్య వేణు, S/o. రామయ్య, మేనేజింగ్ డైరెక్టర్, M/s. Raki Avenues Pvt. Ltd., ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి. ...Opposite Partiers

పై నెంబర్ కేసులో 1 & 2 అపోజిట్ పార్టీస్ అయిన మీకు కమీషను ద్వారా నోటీసులు పంపిన మీరు వాటిని ఉద్దేశ్యపూర్వకముగా తిప్పివేసినారు. కావున **ది. 09-7-2024వ తేదీ ఉదయం 10.30 గం॥లకు** మీరు స్వయంగా గాని, మీ ప్లీడరు ద్వారా గాని పై కమీషను ఎదుట హాజరు అయ్యి పై కేసులో మీ ఆక్షేపణలు తెలియజేసుకోవలెను. లేని యెడల సదరు కేసును మీ పరోక్షముగా శ్రీ కమీషను వారు తీర్మానించెదరు.

(శ్రీ కమీషను వారి ఉత్తర్వుల ప్రకారం)
బొమ్మన సత్యనారాయణ
క్రరి రామచంద్రారెడ్డి
రాజమండ్రి **డి.సత్తిరాజు,** అడ్వకేట్స్
ది.07-7-2024 రాజమహేంద్రవరం

Before the Consumer Disputes Redressal Commission-II, Rajamahendravaram
C.C. No. 49/2024

Between:
మామిడికొండ చంద్రభాను, W/o. తంగుడు, యమునల్, డో.నెం. 4-403/4, ఎఫ్.సి.ఐ. గొడౌన్స్ ప్రక్కన, ధవళేశ్వరం తూ॥గో॥జిల్లా. ...Complainant
AND
1. M/s. Raki Avenues Pvt. Ltd., Rep. by మేనేజింగ్ డైరెక్టర్: రామయ్య వేణు, ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి.
2. రామయ్య వేణు, S/o. రామయ్య, మేనేజింగ్ డైరెక్టర్, M/s. Raki Avenues Pvt. Ltd., ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి. ...Opposite Partiers

పై నెంబర్ కేసులో 1 & 2 అపోజిట్ పార్టీస్ అయిన మీకు కమీషను ద్వారా నోటీసులు పంపిన మీరు వాటిని ఉద్దేశ్యపూర్వకముగా తిప్పివేసినారు. కావున **ది. 09-7-2024వ తేదీ ఉదయం 10.30 గం॥లకు** మీరు స్వయంగా గాని, మీ ప్లీడరు ద్వారా గాని పై కమీషను ఎదుట హాజరు అయ్యి పై కేసులో మీ ఆక్షేపణలు తెలియజేసుకోవలెను. లేని యెడల సదరు కేసును మీ పరోక్షముగా శ్రీ కమీషను వారు తీర్మానించెదరు.

(శ్రీ కమీషను వారి ఉత్తర్వుల ప్రకారం)
బొమ్మన సత్యనారాయణ
క్రరి రామచంద్రారెడ్డి
రాజమండ్రి **డి.సత్తిరాజు,** అడ్వకేట్స్
ది.07-7-2024 రాజమహేంద్రవరం

Before the Consumer Disputes Redressal Commission-II, Rajamahendravaram
C.C. No. 29/2024

Between:
నాదెళ్ళ వీరభద్రరావు, S/o. బ్రహ్మం, డో.నెం. 2-322, గాయత్రి నగర్, వెంకి ప్యాకెజెస్, దుప్పలపూడి, అనపర్తి, తూ॥గో॥జిల్లా. ...Complainant
AND
1. M/s. Raki Avenues Pvt. Ltd., Rep. by మేనేజింగ్ డైరెక్టర్: రామయ్య వేణు, ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి.
2. రామయ్య వేణు, S/o. రామయ్య, మేనేజింగ్ డైరెక్టర్, M/s. Raki Avenues Pvt. Ltd., ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి. ...Opposite Partiers

పై నెంబర్ కేసులో 1 & 2 అపోజిట్ పార్టీస్ అయిన మీకు కమీషను ద్వారా నోటీసులు పంపిన మీరు వాటిని ఉద్దేశ్యపూర్వకముగా తిప్పివేసినారు. కావున **ది. 09-7-2024వ తేదీ ఉదయం 10.30 గం॥లకు** మీరు స్వయంగా గాని, మీ ప్లీడరు ద్వారా గాని పై కమీషను ఎదుట హాజరు అయ్యి పై కేసులో మీ ఆక్షేపణలు తెలియజేసుకోవలెను. లేని యెడల సదరు కేసును మీ పరోక్షముగా శ్రీ కమీషను వారు తీర్మానించెదరు.

(శ్రీ కమీషను వారి ఉత్తర్వుల ప్రకారం)
బొమ్మన సత్యనారాయణ
క్రరి రామచంద్రారెడ్డి
రాజమండ్రి **డి.సత్తిరాజు,** అడ్వకేట్స్
ది.07-7-2024 రాజమహేంద్రవరం

Before the Consumer Disputes Redressal Commission-II, Rajamahendravaram
C.C. No. 45/2024

Between:
కదిరి సువర్ణలక్ష్మి, W/o. సూర్యనారాయణ, ప్లాట్ నెం. 2, ఎస్. పహాడ్ వృత్తు, విజయనగర్ గార్డెన్, ఓరంగాబాద్, మహారాష్ట్ర. ...Complainant
AND
1. M/s. Raki Avenues Pvt. Ltd., Rep. by మేనేజింగ్ డైరెక్టర్: రామయ్య వేణు, ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి.
2. రామయ్య వేణు, S/o. రామయ్య, మేనేజింగ్ డైరెక్టర్, M/s. Raki Avenues Pvt. Ltd., ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి. ...Opposite Partiers

పై నెంబర్ కేసులో 1 & 2 అపోజిట్ పార్టీస్ అయిన మీకు కమీషను ద్వారా నోటీసులు పంపిన మీరు వాటిని ఉద్దేశ్యపూర్వకముగా తిప్పివేసినారు. కావున **ది. 09-7-2024వ తేదీ ఉదయం 10.30 గం॥లకు** మీరు స్వయంగా గాని, మీ ప్లీడరు ద్వారా గాని పై కమీషను ఎదుట హాజరు అయ్యి పై కేసులో మీ ఆక్షేపణలు తెలియజేసుకోవలెను. లేని యెడల సదరు కేసును మీ పరోక్షముగా శ్రీ కమీషను వారు తీర్మానించెదరు.

(శ్రీ కమీషను వారి ఉత్తర్వుల ప్రకారం)
బొమ్మన సత్యనారాయణ
క్రరి రామచంద్రారెడ్డి
రాజమండ్రి **డి.సత్తిరాజు,** అడ్వకేట్స్
ది.07-7-2024 రాజమహేంద్రవరం

Before the Consumer Disputes Redressal Commission-II, Rajamahendravaram
C.C. No. 46/2024

Between:
మొహమ్మద్ హైదర్ సయ్యద్, S/o. సయ్యద్ మొహమ్మద్ రషీద్, డో.నెం. 03-03-005, జలదంకి, యానాం (పుదుచ్చేరి). ...Complainant
AND
1. M/s. Raki Avenues Pvt. Ltd., Rep. by మేనేజింగ్ డైరెక్టర్: రామయ్య వేణు, ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి.
2. రామయ్య వేణు, S/o. రామయ్య, మేనేజింగ్ డైరెక్టర్, M/s. Raki Avenues Pvt. Ltd., ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి. ...Opposite Partiers

పై నెంబర్ కేసులో 1 & 2 అపోజిట్ పార్టీస్ అయిన మీకు కమీషను ద్వారా నోటీసులు పంపిన మీరు వాటిని ఉద్దేశ్యపూర్వకముగా తిప్పివేసినారు. కావున **ది. 09-7-2024వ తేదీ ఉదయం 10.30 గం॥లకు** మీరు స్వయంగా గాని, మీ ప్లీడరు ద్వారా గాని పై కమీషను ఎదుట హాజరు అయ్యి పై కేసులో మీ ఆక్షేపణలు తెలియజేసుకోవలెను. లేని యెడల సదరు కేసును మీ పరోక్షముగా శ్రీ కమీషను వారు తీర్మానించెదరు.

(శ్రీ కమీషను వారి ఉత్తర్వుల ప్రకారం)
బొమ్మన సత్యనారాయణ
క్రరి రామచంద్రారెడ్డి
రాజమండ్రి **డి.సత్తిరాజు,** అడ్వకేట్స్
ది.07-7-2024 రాజమహేంద్రవరం

Before the Consumer Disputes Redressal Commission-II, Rajamahendravaram
C.C. No. 31/2024

Between:
నేదునూరి దుర్గాప్రసాద్, S/o. ఆదినారాయణ, డో.నెం. 12-175, అనపర్తి సావరం, అనపర్తి మండలం, తూ॥గో॥జిల్లా. ...Complainant
AND
1. M/s. Raki Avenues Pvt. Ltd., Rep. by మేనేజింగ్ డైరెక్టర్: రామయ్య వేణు, ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి.
2. రామయ్య వేణు, S/o. రామయ్య, మేనేజింగ్ డైరెక్టర్, M/s. Raki Avenues Pvt. Ltd., ప్లాట్ నెం. 28, బలరామకృష్ణరాజు నగర్, వెంకటకృష్ణా గార్డెన్, గెయిల్ ఆఫీస్ వెనుక, ఆనాల వెంకట అప్పారావు రోడ్, రాజమండ్రి. ...Opposite Partiers

పై నెంబర్ కేసులో 1 & 2 అపోజిట్ పార్టీస్ అయిన మీకు కమీషను ద్వారా నోటీసులు పంపిన మీరు వాటిని ఉద్దేశ్యపూర్వకముగా తిప్పివేసినారు. కావున **ది. 09-7-2024వ తేదీ ఉదయం 10.30 గం॥లకు** మీరు స్వయంగా గాని, మీ ప్లీడరు ద్వారా గాని పై కమీషను ఎదుట హాజరు అయ్యి పై కేసులో మీ ఆక్షేపణలు తెలియజేసుకోవలెను. లేని యెడల సదరు కేసును మీ పరోక్షముగా శ్రీ కమీషను వారు తీర్మానించెదరు.

(శ్రీ కమీషను వారి ఉత్తర్వుల ప్రకారం)
బొమ్మన సత్యనారాయణ
క్రరి రామచంద్రారెడ్డి
రాజమండ్రి **డి.సత్తిరాజు,** అడ్వకేట్స్
ది.07-7-2024 రాజమహేంద్రవరం